**Digitized in 2006**
**by**
**Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.**
(http://www.thrinaina.com)

From the original owned by
**Sundarayya Vignana Kendram**
**and its partner Institutions**

as part of the
**British Library Endangered Archives Programme**
supported by the
**Lisbet Rausing Charitable Fund**

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

**Sundarayya Vignana Kendram,**
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

# COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 2, no. 33

(Feb. 5, 1947)

బెజవాడ, 1947

Record no. 683

Prajāśakti

Vol. 2, no. 33

(Feb. 5, 1947)

Bejavāḍa, 1947

Record no. 683

Regd. No. 4486 · 4 పేజీలు అణా

# ప్రజాశక్తి

కమ్యూనిస్టు దినపత్రిక

సంపుటి 2 ] బెజవాడ 5—2—47 బుధవారం [ సంచిక 33

## ప్రథమ ఆంధ్రరాష్ట్ర మహిళాసభ

ఫిబ్రవరి 15, 16, తేదీలలో

ప్రథమ ఆంధ్రరాష్ట్ర మహిళాసభ ఫిబ్రవరి 15, 16 తేదీలలో డాక్టరు కొమర్రాజు అచ్చమాంబగారి అధ్యక్షతను తెనాలి తాలూకా చిలుమూరులో జరుగుతుంది.

వేంకొంది సోదరీమణులు మహాసభకువచ్చి మహాసభను జయప్రదంగా చేయవలసిందిగా కోరుతున్నాను.

మోటూరి ఉదయం,
(ఆహ్వాన సంఘాధ్యక్షురాలు)

## లండన్ ఒడంబడిక మాకు సమ్మతమే

ఆంటీ ఫాసిస్టు లీగ్ కార్యవర్గం

రంగూన్, ఫిబ్రవరి 3

బర్మా తదితర్నదాల్యంగవిషయమై బ్రిటిష్ ప్రభుత్వంతో అంగ్ సాన్ చేసుకువచ్చిన ఒడంబడికను ఆంటీ ఫాసిస్టు లీగ్ కార్యావర్గం నేడు ఆమోదించింది. లీగ్ సుప్రీం కౌన్సిల్ ఈ నెల 15, 16, 17 తేదీలలో సమావేశం అవుతుంది.

# ఆర్డినెన్సును ఉపసంహరించాలి ఖైదీలను వదలాలి

## ప్రజా ఉద్యమాలస్నటిక ఇది విఘాతుకం

### దౌర్జన్యప్రేరేపకులు మిరాశీదార్లు జమీందార్లు

### మదరాసు అసెంబ్లీలో కామ్రేడ్ వెంకటేశ్వర్లు

తీర్మానం చర్చ గురువారానికి వాయిదా వేయబడింది

మదరాసు, ఫిబ్రవరి 3

మదరాసు అసెంబ్లీలో, ప్రజా"రక్షణ" ఆర్డినెన్సును ఖండిస్తూ, కమ్యూనిస్టు శాసనసభ్యుడు కామ్రేడ్ పిల్లలమర్రి వెంకటేశ్వర్లు ఇలా తీర్మానం ప్రతిపాదించారు.

"మద్రాసు ఆర్డినెన్సు-1 1947" ను ఖండిస్తూ, ఈ ఆర్డినెన్సును ఉపసంహరించవలసిందిగా మదరాసు గవర్నరును మంత్రివర్గం కోరాలి; ఈ ఆర్డినెన్సుక్రింద అరెస్టుచేయబడిన వారినందరిని విడుదలచేయాలి అని ఈ సభవారు కోరుతున్నారు."

ఈ తీర్మానాన్ని గురువారం చర్చించాలని, ఆనాడే దీనికి సంబంధించిన బిల్లును తాము ప్రవేశపెడతామని ప్రధాని ప్రకాశంగారు కోరారు.

అబ్దుల్ సలామ్ ఇలా అన్నాడు:

"అసెంబ్లీ ఒకవారంలో సమావేశం అవుతుండగా ఈ ఆర్డినెన్సును అమలు పరచారు. ఎన్నో చర్యలు తీసుకున్నారు. ఇప్పుడీ చర్చను వాయిదావేయమని కోరుతున్నారు. ఈలోగా ఆర్డినెన్సుక్రింద ఎందరినో ప్రభుత్వం అరెస్టుచేయవచ్చును. అంతవరకూ ఎవరిమీదా చర్యతీసుకోము అని ప్రధానివాగ్దానమిచ్చేయెడల చర్చను వాయిదా వేయవచ్చు."

అధ్యక్షుడు, ఇలా ప్రధాని హామీనిస్తే చర్చను వాయిదావేయవచ్చునన్నాడు. లీగు పక్ష నాయకుడు మహమ్మద్ ఇస్మాయిల్ కార్యక్రమాన్ని మార్చరాదు, అసలు సభనే వాయిదా వేస్తే తనకు ఆక్షేపణలేదన్నాడు. హమీద్‌ఖాన్‌గారు చర్చ జరగాలన్నారు. తర్వాత ప్రధాని తనప్రతిపాదనను ఉపసంహరించుకొన్నమీదట కామ్రేడ్ వెంకటేశ్వర్లు, పైతీర్మానాన్ని ప్రవేశపెడుతూ ఇలా ఉపన్యసించారు.

#### ఇది పౌరహక్కులకు జలాంజలి

"నేను తెలుసుకొన్నంతవరకు ఈ ఆర్డినెన్సును గవర్నర్కే మంత్రివర్గం అనుమతి లేకనే అమలు జరిపారనుకున్నాను. ఒక మదరాసు పత్రిక, మంత్రివర్గం విచారణమీదనే గవర్నర్ ఇలా చేశాడని వ్రాసింది. తర్వాత ఈ అభిప్రాయాన్ని ప్రధాని తన ప్రకటనలో ధ్రువపరచారు.

ఇలాంటి ఆర్డినెన్సుల క్రింద పూర్వం బాధపడిన మంత్రులే ఇప్పుడీ ఆర్డినెన్సుకు కారణం కావడం ఆశ్చర్యకరం. ఉన్నకొన్ని పౌరహక్కులకు కూడా ఈఆర్డినెన్సు జలాంజలి వదులుతున్నది.

ఈ ఆర్డినెన్సు అమలులోకి రాకముందే ప్రజలను అరెస్టు చేశారు. రాష్ట్రమంతటా కిసాన్, కమ్యూనిస్టు కార్యాలయాలపై పోలీసులు దాడిచేశారు. ఈ సోదాలు ఏ మాత్రం విచక్షణ లేకుండా జరిగాయి. వారంటులు చూపకుండా పోలీసులు విరంకుశంగా ప్రవర్తించారు.

చిన్న చిన్న బాలబాలికలనుకూడ అరెస్టు చేశారు. ఇందులో డాక్టర్ రాటన్ మనుమరాలు, డాక్టర్ సుబ్బరాయన్ అల్లుడూ ఈ అరెస్టయినవారిలో ఉన్నారు. అరెస్టయినవారు తమ భావాన్ని ప్రకటించనుకూడా అవకాశ మివ్వలేదు. అసెంబ్లీలో బిల్లును పెట్టేవరకు ప్రధాని వేచి ఉండవచ్చును.

#### కోర్టులో చెప్పుకునే హక్కులేదు

ప్రజలు తమ అభిప్రాయాలను న్యాయస్థానంలో తెలుపుకొనే హక్కును తొలిసారిగా ఇప్పుడు ప్రజా ప్రభుత్వం తొలగించివేసింది.

రాష్ట్రంలో కాంగ్రెస్ మంత్రివర్గం ఏర్పడగానే, నిర్బంధ విధానానికి దారితీసే చట్టాలన్నిటినీ ప్రభుత్వం ఉపసంహరిస్తుందని ప్రజలెంతో ఆశించారు. ఎందుకంటే, ఆర్డినెన్సులరాజ్యంవల్ల కాంగ్రెస్‌వారే విపరీతంగా పూర్వం కష్టనష్టాలకు లోనయ్యారు.

#### నిరంకుశాధికారాలన్నీ ఇందులో ఉన్నవి

సామ్రాజ్యవాద ప్రభుత్వం చలాయిస్తున్న నిరంకుశాధికారాలన్నీ ఈ ఆర్డినెన్సులో ఇమిడివున్నవి. స్వతంత్ర సాధనకు మరొక పోరాటం తప్పదని కాంగ్రెస్ భావించడం లేదా? అలాంటిపోరాటం అవసరమయినప్పుడు, ఈ ఆర్డినెన్సు ఒక బిల్లుగా కూడ వస్తే, దీనిని సామ్రాజ్యవాద ప్రభుత్వం స్వార్థానికి ఉపయోగించుకుంటుంది. ప్రజా ప్రభుత్వాలు, ప్రజల సహకార సద్భావాల మీద, వారి అభిప్రాయానుసారం పనిచేయాలి గాని, ఆర్డినెన్సులతో రాజ్యంచేయరాదు.

ఆర్డినెన్సును సమర్థిస్తూ కమ్యూనిస్టులను బలి ఇవ్వాలని ప్రధాని ప్రయత్నించారు. ఈరోజు కమ్యూనిస్టులను అరెస్టుచేయడానికి, కాని ఈ ఆర్డినెన్సు ఉన్నంతకాలం, కమ్యూనిస్టులకుగాని, కాంగ్రెస్‌వాదికిగాని, కార్మిక నాయకునికిగాని రక్షణ అనేది ఉండదు.

ఈ ఆర్డినెన్సు విషయమై ప్రధాని ఆఖరుకు కాంగ్రెస్ పార్టీ సలహానుకూడ తీసుకోలేదు.

#### ఆర్డినెన్సుకుఅవసరమేమొచ్చింది

ఇప్పటి పరిస్థితులలో యీఆర్డినెన్సు చేయవలసినంత ఏమొచ్చింది. వ్యక్తులను విచారణ జరిపేందుకు, తమ అభిప్రాయాలను వారు వినిపించుకొనే అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం ఎందుకు భయపడాలి? కాంగ్రెస్ మంత్రివర్గం ఏర్పడినా ఉద్యోగులేమీ మారలేదు. ఈ ఉద్యోగుల చేతుల్లో అన్ని

(మిగతా 4 వ పేజీలో)

## భూమి దున్నేవానికే భూమిపై హక్కు

(మా విలేఖరి)

కలకత్తా, ఫిబ్రవరి 2

నౌఖలీలో గాంధీజీతోపాటు ప్రయాణం చేస్తూన్న హిందూస్థాన్ స్టాండర్డు విలేఖరి 'తేభాగా' (రెండువంతులు రైతుకు, ఒక వంతు జమీందారుకు) ఉద్యమాన్నిగూర్చి గాంధీజీ జనవరి 31 నాడు ఈ విధంగా చెప్పారని వ్రాస్తున్నారు.

"పంటలో జమీందారుకు చెరిసగం వాటాకు బదులు మూడవవంతుకు తగ్గించేటందుకై ఈఉద్యమం ప్రారంభించబడిందని నాకు తెలుసును. ఇది ప్రారంభించినది ఎవరైతేనేం. ఈఉద్యమాన్ని హర్షిస్తూన్నాను. నేనైతే పంటంతా రైతుకే చెల్లాలంటాను. భూమిపై హక్కునాది అనడానికి ఎవ్వరికీ వీలులేదు."

భూమిదున్ననివాడికి పంటలో వాటా వుండకూడదు. భూమి భగవంతుడిదే. అందుచేతదున్నేవాడిదే న్యాయమైన హక్కు. ఇటువంటి ఆదర్శపరిస్థితులేర్పడే లోపున జమీందారుకు వచ్చేపంట వాటా తగ్గించేటందుకు చేసే ఉద్యమం సరియైనదే."

అంటూ గాంధీజీ, నిర్బంధంగాని, దౌర్జన్యంగాని, ఉపయోగించరాదన్నారు.

"అది నాఆదర్శాలకు విరుద్ధం. ఆదర్శం మంచిదైతే దానిని సాధించేటందుకు చేసే పనులన్నీ మంచివేననే అభిప్రాయం నాకు సమ్మతంకాదు. భూస్వామి వాటా తగ్గించాలనే వుద్యమం నడిపేవారు దౌర్జన్యం ఉపయోగించకుండా జాగ్రత్తపడాలి. సరియైన పద్ధతులను అవలంబించకపోవడంచేత ఎన్నో సదాదర్శాలు విఫలమైనాయి."

## సూర్యాపేటలో కాంగ్రెసు స్థాయిసంఘ కార్యదర్శి అరెస్టు

సూర్యాపేట, జనవరి 30

27 వ తేదీన, సూర్యాపేట తాలూకా తుంగతూరి స్టేషను అమీన్ (సబ్‌ఇన్‌స్పెక్టరు) ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు స్థాయిసంఘ కార్యదర్శి వి. భాస్కరరావుగారిని అరెస్టు చేసి జామీన్‌పై విడుదలచేశాడు. పోలీసుల అనుమతి లేకుండా రెండుగ్రామాలలో బహిరంగసభలలో ఉపన్యసించారని వీరిపై నేరం మోపాడు.

## మునిసిపల్ కార్మికులు విజయం పొందారు

అహమ్మద్‌నగర్ మునిసిపాలిటీలో

అహమ్మద్‌నగర్, ఫిబ్రవరి 3

అహమ్మద్‌నగర్ మునిసిపాలిటీకి చెందిన మునిసిపల్ కార్మికులు రెండురోజులు సమ్మెచేసి విజయం పొందారు. మునిసిపల్ అధికారులు నెలకు రు. 4 లు జీతంపెంచడానికి, కరువుభత్యం నెలకు రు. 16 లు నుండి రు. 20 లకు హెచ్చించడానికి అంగీకరించారు.

కార్మికులు నేడు మరల పనులలోకి వెళ్ళారు.

## అసాధారణ అధికారాలు వదిలివేస్తానని ప్రధాని హామీ

### ప్రతిపక్షులు ఇందుతోనే సంతృప్తిపడ్డారు

మదరాసు, ఫిబ్రవరి 4

కాంగ్రెసు అసెంబ్లీపార్టీలో ఆర్డినెన్సు చర్చ ముగిసింది. ఈ ఆర్డినెన్సులో ఉన్న "పౌరహక్కులను భంగపరచే అసాధారణ" అధికారాలనుతొలగించి ఇంకోబిల్లు తెస్తానని ప్రధాని హామీ ఇచ్చారట. పార్టీ చర్చలను ఆధారంగాచేసుకొని బిల్లును తయారుచేస్తానని ప్రధాని హామీ యిచ్చింతర్వాత, వైద్యనాథయ్యరు తీర్మానాన్ని వోటుకు పెట్టకుండా వదలివేశారు. తెచ్చిన తీర్మానానికి 90 వోట్లు (సభకు వచ్చినవారు 185 మంది) వస్తాయని స్పష్టపడింది. దానిమీద ప్రధాని తనకేదో పనిఉంది గనుక మీటింగును వాయిదా వెయ్యాలనికోరి వెళ్ళిపోయారు. సభను 4వ తేదీ ఉదయానికి వాయిదా వేశారు.

### కాంగ్రెస్ వర్కింగు కమిటీకి ఆర్డినెన్సు సంగతే తెలియదు

భారత ప్రభుత్వంనుండిగాని, కాంగ్రెస్ వర్కింగుకమిటీ నుండిగాని ఇలాంటి ఆర్డినెన్సు పెట్టమని ఉత్తరువులు రాలేదని ప్రకాశంగారు చెప్పారు. ఈ ఆర్డినెన్సు విషయమై ముందుగా కాంగ్రెస్ హైకమాండుతో తాను సమాలోచించలేదనికూడ ప్రకాశంగారు వైద్యనాథయ్యర్ ప్రశ్నించగా సమాధానం చెప్పారు.

### తొలివార్తలు

మద్రాసు, ఫిబ్రవరి 3

నిన్నటిచర్చలోనే వోటింగుతీసుకున్నచో ఆర్డినెన్సువ్యతిరేకిస్తూ శ్రీ వైద్యనాథయ్యరు

## ప్రజలందరికీ పౌరహక్కులివ్వండి

### నైజాంకు ఒక ప్రజాసేవకుని సమాధానం

ఔరంగాబాద్, ఫిబ్రవరి 2

డి. ఎమ్. పాఠక్ అనే ప్రజాసేవకునికి హైదరాబాద్ ప్రభుత్వం శాంతి స్థాపనకై ఆయన యిచ్చిన తోడ్పాటుకు మెచ్చి 'అసఫ్ జాహీ' పతకం ప్రసాదించింది. కాని దానిని ఆయన నిరాకరించారు. సంస్థానంలో ప్రజలందరికీ పౌరసత్వపు హక్కులను ప్రసాదిస్తే పతకం ఇచ్చినదానికంటె ఎక్కువ సంతోషిస్తాను అని ఆయన ప్రభుత్వానికి వ్రాసారు.

## అనవసరంగా కొట్టరట సోషలిస్టులకు కొచ్చిన్ దివాను జవాబు

తిరుచ్చూర్, ఫిబ్రవరి 3

కొచ్చిన్ సంస్థాన ప్రజామండలి అధ్యక్షులు ఇక్కడ వారియర్ సంస్థానపు దివాన్‌ను కలుసుకొన్నారు. కాంగ్రెస్ సోషలిస్టులమీద పోలీసులు లాఠీఛార్జి జరపడం, జాతీయ జెండాను చించివేయడం అన్యాయమని అసమ్మతి తెలిపారు. ఇంతెప్పుడూ అనవసరంగా కొట్టమని దివాన్ ఆయనకు చెప్పారు.

శనివారంనాడు అరెస్టు చేయబడిన 25 గురు సోషలిస్టులలో ప్రభుత్వం 16 గురిని నిన్న విడిచిపెట్టింది. నిన్నరాత్రి మరొకచోట మరి యిద్దరిని మీటింగు పెట్టినందుకు అరెస్టుచేసారు.

## ఆర్డినెన్సు అండతో 'జెన్మీ' ల దురంతాలు

### రెవిన్యూ మంత్రితో కాంగ్రెసు వాదుల మొర

మద్రాసు, ఫిబ్రవరి 3

పుదుచ్చేరి కాంగ్రెస్ 'జన్మీ' రైతుసంఘ రైతులు ఆరోకియా మనిగాల్‌గారి నాయకత్వాన రెవిన్యూమంత్రి కిరంతుగారిని సందర్శించారు. జన్మీల (పెద్ద భూస్వాముల) క్రింద మలబారు రైతులు పడుతున్న అవస్థలను తెలియజేశారు. ఆర్డినెన్సు ప్రకటించిన నాటినుండి జన్మీలు, కాంగ్రెస్ కార్యకలాపాలను అణచడానికి దానిని ఉపయోగించుతున్నారు. కాంగ్రెసు సంఘాలుకూడా కమ్యూనిస్టుసంఘాలలాంటివే అంటున్నారు.

చెల్లించిన మగరాలకు జెన్మీలు రశీదులిచ్చుట లేదు. పంటలు పండనిచోట్ల, మృగాలు పాడుచేసిన చోట్లకూడా రెమిషన్ ఈయడం లేదు. కౌలురేట్లు విపరీతంగా అధికంగా ఉన్నాయి. ప్రభుత్వ రెవిన్యూ కు చెల్లించుటకు ఉంచిన పంటలనుగూడ, తమ కౌలు క్రింద జప్తు చేస్తున్నారు— అని వీరు కిరంతుగారికి మొరపెట్టుకున్నారు.

## కర్నాటక ప్రజా నాయకులపై గూండా చట్టం

కార్వార్, ఫిబ్రవరి 2

కర్నాటకరాష్ట్ర కమ్యూనిస్టుపార్టీకార్యదర్శి కామ్రేడ్ ఉపాధ్యాయ, కార్వార్ కిసాన్ సంఘం నాయకులయిన కామ్రేడ్ పి. జె. నాయక్, ఎన్. జి. మాల్శేకర్, ధర్మవీర, హైదర్‌ఖాన్‌లను బొంబాయి రాష్ట్ర గూండా చట్టం ప్రకారం కార్వార్ తాలూకాలో అడుగుపెట్టరాదని ఆజ్ఞలు జారీ చేశారు. దానిపై విచారణ జరుగుతుంది.

భూస్వాములకు, రైతులకు మక్తాల విషయంలోవచ్చిన తగాదాలో కిసాన్‌సంఘం రైతులతరపున మక్తాలు తగ్గాలని ఆందోళన చేశారనీ, బలప్రయోగం ఉపయోగించమన్నారనీ పోలీసులు వారిమీద నేరం మోపారు.

Microfilmed from photocopy

Roja Muthiah Research Library
3rd Cross Road, C.P.T. Campus,
Taramani, Chennai - 600 113, India.

ప్రజాశక్తి

1947 ఫిబ్రవరి 6 : బుధవారం

## బర్మా ప్రజలకు బ్రిటిష్ ద్రోహం

బర్మాప్రజలు గత 60 యేండ్లుగా బ్రిటిష్ సామ్రాజ్యవాదుల పరిపాలనలో అనేక బాధలు పడ్డారు. 1942లో జపాన్ దురాక్రమణకు బర్మాను వదలి బ్రిటిష్‌వాళ్ళు కాలికి బుద్ధి చెప్పారు. 3 యేండ్ల జపాన్ ఫాసిస్టుల పరిపాలనలో బర్మాప్రజలు నానా అవస్థలూ పడారు.

## బెజవాడ విద్యార్థులపై పోలీసు దౌర్జన్యం

బెజవాడ, ఫిబ్రవరి 2

ఆంధ్రరాష్ట్ర మహిళాసంఘం ఆర్గనైజింగ్ కమిటీ అధ్యక్షురాలు, డాక్టరు కొమర్రాజు అచ్చమాంబగారు బెజవాడ విద్యార్థులపై పోలీసులు చేసిన లాఠీఛార్జీని ఖండిస్తూ, "సామ్రాజ్యవాదం నశించాలి, పోలీసు జులుం నశించాలి అని ప్రజలు నినాదాలివ్వడం, కాంగ్రెసు ప్రభుత్వంక్రిందకూడ నేరమైపోయింది. విద్యార్థులు, యువకులు సభచేసి, ప్రజా వ్యతిరేకమైన ఆర్డినెన్సును మార్చమని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరటం, రాజకీయ నేరంగా పరిగణింపబడి, హద్దూ పద్దూలేని లాఠీఛార్జీకి కారణమైంది.

# అందరికీ తిండీ బట్టా కావాలనే కమ్యూనిస్టులపై తొలిదెబ్బ

### ఆర్డినెన్సునునిరసిస్తూ రాష్ట్రమంతటా కాంగ్రెసునాయకుల ప్రకటనలు

పొన్నూరు, ఫిబ్రవరి 2

గుంటూరు జిల్లా కిసాన్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శ్రీ వెనిగళ్ళ సత్యనారాయణగారు ఆర్డినెన్సును ఖండిస్తూ ఈ విధంగా ప్రకటిస్తున్నారు:

...ప్రజా సామాన్యపు దుస్థితి వర్ణింప నలవి కాదనటంలో సందేహములేదు.

ప్రపంచమంతటా ఆసియాలోను వచ్చిన స్వాతంత్ర్య వెల్లువ భారత దేశానికి కూడా సోకి బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని నాశనం చెయ్యటానికై అనేక ప్రజా పోరాటాలు వచ్చాయి. అవి చూచి సామ్రాజ్యవాదులకు గంగవెర్రులెత్తి ప్రజా పక్షాలకు అధికార మిచ్చి తెరచాటున ఉండి నాటక మాడ సాగారు. ప్రధానంగా కార్మిక, కర్షక సంఘటిత శక్తితో కృషి చేస్తూన్న అతివాదులు ఎప్పటికప్పుడు సామ్రాజ్యవాదుల కుట్రను బయలుపరచుటతో కన్నుకుట్టి జాతీయోద్యమ శక్తులలో యున్న చీలికలు, రాజీ పంథా నాధారంగా గొని ఈ ఆర్డినెన్సు సృష్టించింది. ఫలితంగా దొంగవ్యాపారులకు, జమీందారులకు సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా రైతు, కూలి, ప్రజల హక్కుల నాదుకొను, అందరికీ తిండీ బట్టా కావాలని పోరాడే కమ్యూనిస్టుపార్టీని తొలిదెబ్బతీసింది. అట్టి పరిస్థితులలో ప్రధాని ప్రకాశంగారి ప్రకటన కాంగ్రెసు ఆశయాలకు కళంకాన్ని తెస్తుంది. సామ్రాజ్యవాదుల భ్రమలో పడేటట్లు చేస్తుంది.

## కృష్ణాజిల్లా యువజన సంఘాధ్యక్షుని ఖండన

## పౌరహక్కుల భక్షణ

### గుంటూరు కమ్యూనిస్టు నాయకుని ఖండన

గుంటూరు, ఫిబ్రవరి 2

## తాలూకా కాంగ్రెసు అధ్యక్షుని ప్రకటన

వేపగుంట, జనవరి 31

చిత్తూరుజిల్లా పుత్తూరుతాలూకా కాంగ్రెసు అధ్యక్షులు శ్రీ కందేరి మునిస్వామినాయుడు గారు యీ విధంగా ప్రకటిస్తున్నారు:

బ్రిటిష్ ప్రభుత్వం తన పాతపంథాను...

## ఆంధ్రా కాంగ్రెస్ లేబర్ నాయకుడు

ఏలూరు, ఫిబ్రవరి 1

...వాదులతో కలిసిపోయి వాళ్ళవునికికి తోడ్పడుతారు. కాని దీనిని ప్రతిదేశభక్తుడూ ప్రతిఘటించవలయునని ప్రార్థిస్తున్నాను.

## బళ్లారి జిల్లా కాంగ్రెసు నాయకుల ఖండన

ఆదోని, ఫిబ్రవరి 2

బళ్ళారిజిల్లా కాంగ్రెసు నాయకులైన శ్రీ కె. బలరామసింగ్, (జిల్లా కాంగ్రెసు కమిటీ ఉపాధ్యక్షులు) డాక్టరు లక్ష్మణ్, (జిల్లా కాంగ్రెసు కమిటీ సభ్యులు) ఎ. వెంకటరెడ్డి (జిల్లా కాంగ్రెసు కమిటీ సభ్యులు) సత్యనారాయణరావు (తాలూకా కాంగ్రెసు కమిటీ కార్యదర్శి) గార్లు, మద్రాసు ప్రభుత్వం జారీ చేసిన "ప్రజా శాంతి రక్షణ" ఆర్డినెన్సును ఖండించుతూ, ఇది చాల అన్యాయం, అక్రమము అని తెలియజేయుచున్నారు. ఈనిరంకుశ ఆర్డినెన్సు కమ్యూనిస్టుపార్టీని అణచడానికి ఉపయోగపడుతుందని. ఇది చాలా శోచనీయమని ప్రకటించుచున్నారు.

## జిల్లా కాంగ్రెసు కార్యవర్గ సభ్యుడు

రాజమండ్రి, ఫిబ్రవరి 1

రాష్ట్రకాంగ్రెస్ కమిటీ సభ్యులు, తూర్పుగోదావరిజిల్లా కాంగ్రెస్ వర్కింగు కమిటీ సభ్యులు, అయిన శ్రీ రుద్రరాజు రామలింగ రాజుగారిలా తెలియజేస్తున్నారు:

ఇంతకాలంనుండి కాంగ్రెస్‌సంస్థ ఏ ఆర్డినెన్సులైతే పోవాలని ఎన్ని ప్రాణాలను బలి ఇచ్చిందో, అట్టి ఆర్డినెన్సులనే, సిద్ధాంత భేదమున్నంత మాత్రానికి, స్వాతంత్ర్యము కొరకు అహోరాత్రులు పాటుపడుతున్న సోదర దేశభక్తులపై ప్రయోగించుట దర్శం...

## సత్తెనపల్లి తాలూకా కాంగ్రెసు అధ్యక్షుడు

గుంటూరు, ఫిబ్రవరి 2

## ఆంధ్రకేసరి సంపాదకుని ఖండన

...జాతీయసేవాసంఘం అధ్యక్షులు సుప్రసిద్ధ కాంగ్రెసువాదులు, శ్రీయుత పెనుమత్స లక్ష్మీపతిశాస్త్రిగారు ఆర్డినెన్సుమీద ఈ క్రింది అభిప్రాయం వెలిబుచ్చుచున్నారు:

ఒకమూల రాష్ట్రస్వాతంత్ర్యము వచ్చిందని చెబుతూ, యింకోవైపునుంచి పాప్యులరు కాంగ్రెసు గవర్నమెంటు ఇటూ యిటువంటి ఆర్డినెన్సు ప్యాసుచేయడం మిగుల గర్హనీయం. దేశం అరాజకంలోవున్నప్పుడు శాంతికి భంగకరంగా వున్నదని విశ్వసించినపుడు, ఆర్డినెన్సులద్వారా పరిపాలన జరపాలిగాని, ప్రస్తుత పరిస్థితులలోగాదు. ఈ రాష్ట్రములో ఆర్డినెన్సు ఉపయోగించే పరిస్థితులేమి యేర్పడినవో, మాకు అర్థము కాలేదు. ఈ ఆర్డినెన్సులద్వారా తొలగ ప్రభుత్వాలలో పరిపాలన చేశారు. ఇపుడు కాంగ్రెసు ప్రజా ప్రభుత్వాలలో కూడ పరిపాలించుచున్నారు. తెల్లవారి ప్రభుత్వానికి, యిపుడున్నటువంటి కాంగ్రెసు ప్రభుత్వానికి తారతమ్యమేమిటో తెలియడంలేదు. పార్టీ మీటింగులో యీ ఆర్డినెన్సు విషయమై చర్చకు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆర్డినెన్సు సూచనను నిరాకరించి కాంగ్రెసు ప్రతిష్ఠను నిలుపుతారని ఆసిస్తూవున్నాను.

## హిందూ మహాసభ అధ్యక్షుని ఖండన

బెజవాడ, జనవరి 31

ఆంధ్రరాష్ట్ర హిందూమహాసభ అధ్యక్షులును, 'దిఆంధ్ర' పత్రికా సంపాదకులూ అయిన శ్రీ పండ్రంగి కేశవరావు బి. యస్. సి. బి. యల్‌గారు రాష్ట్రమంతటా జరిగే అరెస్టులను ఖండించుచూ యిలావ్రాస్తున్నారు.

మద్రాసు గవర్నమెంటువారు చేసిన ఆర్డినెన్సు మంత్రిమండలి అనుమతితోనే గవర్నరుగారు చేసినట్లు స్పష్టమైనది. ప్రధాన...



# ప.గో.జిల్లా కమ్యూనిస్టులపై ప్రధాని అసత్యారోపణలు

### నిజపరిస్థితుల విశదీకరణ

ఏలూరు, ఫిబ్రవరి 2

పశ్చిమగోదావరిజిల్లా కమ్యూనిస్టు కమిటీ ఈ క్రింది ప్రకటన చేస్తోంది.

మద్రాసు గవర్నరు 22 వ తేదీన ప్రకటించిన "ప్రజా రక్షణ ఆర్డినెన్సు"ను, దాని క్రింద పోలీసులు జరిపిన నిర్బంధాలను ప్రకాశం పంతులుగారు సమర్థించారు.

ఆ ప్రకటనలో కమ్యూనిస్టులపై అనేక అపార్థాలు...

ఇక ఉత్పత్తి కొనుగోలుదార్ల సహకార సంఘాలు ఎవరి చేతులలో పెట్టబడినాయో చూడండి:

(1) పెదపాడు:గారపాటి కనకయ్య.

(2) భీమడోలు: అధ్యక్షుడు, రావు సాహెబ్ పర్వతనేని చలమయ్యగారి కుమార్డు (జమీందారు).

## ప్రతిపౌరుడూ హాజరు కావాలి

### రాష్ట్ర ట్రేడ్‌యూనియన్ ప్రకటన

బెజవాడ, ఫిబ్రవరి 2

ఆంధ్రరాష్ట్ర ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ యీ క్రింది ప్రకటన చేస్తోంది:

ఈ మహాసభ యీ నెల 18 నుంచి 19 వరకు కలకత్తాలో జరుగును. దీనియొక్క ప్రాముఖ్యత యెంతేని వున్నది. ఒకవైపు బ్రిటిషు సామ్రాజ్యవాదం జాని అధికారాన్ని యిండియాపైన శాశ్వతంగా నిల్పుకునేందుకు బూటకపు రాజ్యాంగాన్ని ప్రసాదించారు. మరోవైపు కాంగ్రెసు, లీగు నాయకత్వాల మధ్య తీవ్రమవుతున్న విభేదాలవల్ల చెలరేగుతున్న హిందూ ముస్లిం కొట్లాటలు.

## నూజివీడు ఎస్టేట్లో రైతుల ఇక్కట్లు

### రెవిన్యూ మంత్రివద్దకు రాయబారం

బెజవాడ, ఫిబ్రవరి 2

కృష్ణాజిల్లా రైతుసంఘకార్యదర్శి శ్రీరామినేని పిచ్చయ్య, నూజివీడు ఎస్టేట్ రైతు రాయబారకమిటీ సభ్యులు మాదల వెంకటప్పయ్య, అక్కినేని గోపాలకృష్ణయ్య వల్లభనేని వెంకయ్యగార్లు29-1-47న రెవిన్యూ మంత్రి కరంతుగార్ని మద్రాసులో సెక్రటేరియట్‌లో కలుసుకొని మెమోరాండం సమర్పించి మాట్లాడారు.

నూజివీడు తాలూకాలో జమీందారీ గ్రామాల్లోని చెర్వుల మరమ్మతులను జమీందార్లు నిర్లక్ష్యం చేయుటవల్ల, పీరు నిలవక మాగాసపైర్లు ప్రతి సంవత్సరం దెబ్బతింటున్నాయి. గోరుచుట్టుమీద రోకటిపోటువలె ఈ సంవత్సరం సకాలంలో వర్షాలులేకపోవుటచేత, పంటలు పూర్తిగాదెబ్బ తిన్నాయి. జొన్న పెసరా మెట్టపైర్లు కూడా నవంబరులో కాలంగాని కాలంలో వర్షాలు కురియటం, మునురు పట్టటంవల్ల పూర్తిగా దెబ్బతిన్నాయి.

కాన పంటలు పోయిన గ్రామాలకు పూర్తి శిస్తు రిమిషన్ ఇప్పించాలని, వెంటనే...

## జామీనుపై గాజుల్లంక రైతుల విడుదల

గాజుల్లంక, ఫిబ్రవరి 2

## కాంగ్రెసు కమిటీల రిపోర్టులు

# ప్రకాశంగారి ఆర్డినెన్సు రద్దవాలంటూ తీవ్రాందోళన

### ఆంధ్ర ప్రజలనాయకుల అసమ్మతి వెల్లువ!

బెజవాడ, ఫిబ్రవరి 3

ఈనాడు రాష్ట్రం మారుమూల పల్లెలలోని పట్టణాలలోని ప్రజానీకం విస్ఫులు. పెద్దలు; స్త్రీలు - పురుషులు; రైతులు - కూలీలు. తండోపతండాలుగా ఉండాయిచేపట్టి బాటలు తీరి బ్రహ్మాండమైన ప్రదర్శనలుచేస్తున్నారు. వీరు కాంగ్రెసు ప్రభుత్వ హయాంలో గొన సాగుతూన్న ఈ ఆర్డినెన్సు పాలనను, ఈ పోలీసుదాడులను, నిషేధాజ్ఞలను, 144 సెక్షన్లను, లాఠీఛార్జీలను, అరెస్టులను డిటెన్షన్లను నిరసిస్తూ యిచ్చే నినాదాలు...

## అనంతపురంజిల్లా కాంగ్రెసు ప్రముఖుల ఖండన

## పశ్చిమగోదావరిజిల్లా

## పూలకుంటలో

పూలకుంట, జనవరి 30

ఇక్కడ జరిగిన అసమ్మతి సభకు జిల్లా కాంగ్రెసు కమిటీ సభ్యులు శ్రీ కిలారి లక్ష్మీరెడ్డిగారు అధ్యక్షత వహించారు. అరెస్టుల పట్ల అసమ్మతి ప్రకటిస్తూ, అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదలచేయాలనీ ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించారు.

## రాజమండ్రి

రాజమండ్రి, జనవరి 30

రాజమండ్రి పట్టణంలో జరిగిన నిర్బంధ వ్యతిరేక ప్రదర్శనంలో వివిధ సంఘాలు కార్మికులు, విద్యార్థులు, యువకులు 5000 మంది పాల్గొన్నారు.

## చిట్టివలస కార్మికుల నిరసన

చిట్టివలస, ఫిబ్రవరి 3

కాంగ్రెసు ప్రభుత్వపు ఆర్డినెన్సు పాలన పట్ల అసమ్మతి ప్రకటిస్తూచిట్టివలసకార్మికులు ఈ రోజున సమ్మెచేశారు. చిట్టివలస, తదితర పరిసర గ్రామాల నుండి ఆర్డినెన్సును రద్దు చేసి నాయకులను విడుదల చేయవలసిందని కోరుతూ రాష్ట్ర కేంద్రప్రభుత్వాలకు68 టెలిగ్రాములు పంపారు.

## కృష్ణా జిల్లా

పెనమలూరు, ప్రొద్దువాక, తిరువూరు, బొమ్మినంపాడు, నున్న, నర్సన్నపాలెము, చిగురుకోట, కోడూరు, గణపవరం, వంది గామ, ఇంద్రికి, వెల్వడం, పొందుగల, కోడూరు (దివితాలూకా) లింగాల, వత్సవాయి దబ్బాకుపల్లి, ఆలూరుపాడు, పోతురెడ్డిపల్లి పురిటిగడ్డ, కప్పలదొడ్డి, ఒట్టూరు, జొన్నపాడు, చేపూరువారిపాలెం, తేలప్రోలు, అంపాపురం, చినవోగిరాల, కనకవల్లి, దావులూరు, మొగలురాజపురం, పెనమత్స, మల్లవోలు, పోరవరం, రాయవరం, ఇందరు, చిట్టిగూడూరు, పెదన, చలివేంద్రపాలెం...

...పెదమల్లం, నదిపూడి, ముంపర్రు.

## అనంతపురం జిల్లా

బెస్తరపల్లి, కల్యాణదుర్గం, దేదగిరుంట, చీమలవాగుపల్లె, లచ్చానిపల్లి, సూరిపింగపల్లి, ప్రసన్నాయపల్లి, బుక్కపట్నం.

## కడప జిల్లా

పులివెందుల.

## కర్నూలు జిల్లా

నంద్యాల.

## నెల్లూరు జిల్లా

యల్లయపాళెం, గూడూరు, తలమంచి, ఓబులాయపల్లి, తూర్పు కంభంపాడు.

## చిత్తూరు జిల్లా

మదనపల్లె.

## విశాఖపట్నం జిల్లా

వైజాగ్, అనకాపల్లి.

## మద్రాసులో ప్రజానాట్యమండలి స్థాపన

మద్రాసు, ఫిబ్రవరి

"ఆంధ్ర ప్రజా నాట్యమండలి మద్రాసు శాఖ ప్రారంభోత్సవము, రసికరంజనీహాల్లో 24 వ తేదీన శ్రీ యర్. వి. ప్రసాద్ (స్వతంత్రఫిలిమ్సు డైరెక్టర్) గారి అధ్యక్షతను జరిగింది. శ్రీ వెంపటి రాధాకృష్ణ కొండముది గోపాలరాయశర్మగార్లు ప్రజానాట్యమండలి ఆశయాలు, అది చేసిన కార్యకలాపాలు, అభ్యుదయ కళా ప్రచార అవసరాన్ని గురించి ఉపన్యసించారు.

తరువాత శ్రీ ఆచార్య ఆత్రేయగారు రచించిన 'పరివర్తన' అనే నాటకం ఆంధ్ర ప్రజా నాట్యమండలి మద్రాసు శాఖ వారి...

## బ్రిటన్‌పై అమెరికా పెత్తనం

### ఒడంబడికల విషయంలో జోక్యం

వాషింగ్టన్, ఫిబ్రవరి 1

ఇటీవల బ్రిటన్, అమెరికావద్ద కొన్ని వందలకోట్లు అప్పుచేసింది. ఆ అప్పు సందర్భంలో రెండు దేశాలకూ ఒక ఒడంబడిక జరిగింది.

ఈమధ్య అర్జెంటైనాతో బ్రిటన్ వర్తక ఒడంబడిక ఒకటి చేసుకున్నది. అర్జెంటైనాకు బాకీవున్న స్టెర్లింగు నిలవలను బ్రిటన్ సామ్రాజ్య దేశాల్లోనే ఉపయోగించాలి అందులో ఒక అంశంఉంది. ఇది అమెరికాకు విచారదాయకమనీ, ఆంగ్లో — అమెరికన్ అప్పు ఒడంబడికకు విరుద్ధమనీ అమెరికా ప్రభుత్వం వ్యాఖ్యానం చేసింది. ఇకముందు ఒడంబడికల్లో అలాంటి అంశాలు చేర్చవద్దని అమెరికా ప్రభుత్వం బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక తాఖీదు పంపింది. ఇకముందు బ్రిటన్ ఏ దేశంతో ఒడంబడిక కుదుర్చుకోవలసినా, దానివల్ల తమకు ఏమాత్రమూ ఇబ్బంది ఉండకుండా చేసుకోవాలనే దృష్టితోనే అమెరికా తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నదని విషయజ్ఞులంటున్నారు.

రాజకీయ, మిలిటరీ విషయాల్లోనే కాకుండా ఆర్థికంగా కూడా బ్రిటన్ పూర్తిగా అమెరికాపై ఆధారపడే స్థితికి వస్తూందన డానికి ఇదొక నిదర్శనం.

## ప్రజాశక్తులను అణచితే అప్పు ఇస్తాను

### ఇరాన్‌కు అమెరికా షరతు

లండన్, ఫిబ్రవరి 2

మల్తానే (ఇరాన్ ప్రధాని) ప్రభుత్వం అమెరికాను అప్పు అడిగిందనీ, దానికి అమెరికా కొన్ని షరతులు పెట్టిందనీ 'అరాన్' అనే ఇరాన్ పత్రిక బయటపెట్టింది.

ఇరాన్‌లో ప్రధాన ప్రజాపక్షమైన టూడే పార్టీనీ, కార్మిక సంస్థలనూ ప్రభుత్వం పూర్తిగా అణచివేయాలని మొదటిషరతు. రెండవది — కొత్తగా ఏర్పడే ఇరాన్‌పార్లమెంటులో అమెరికాకు నమ్మకస్తులయినవారే అధిక సంఖ్యాకులుగా ఉండేలా చూడాలి. అమెరికానుండి తీసుకున్న అప్పును ఒక అమెరికా ఆర్థిక సలహాదారవర్గం సూచించిన పద్ధతిలోనే ఖర్చుపెట్టాలని మూడవషరతు.

అరాన్ పత్రిక ప్రకటించిన ఈవార్తను మాస్కో రేడియో ప్రసారించింది.

## అటంబాంబు ప్రయోగానికి

### సామ్రాజ్యవాదుల తహతహ

మాస్కో, ఫిబ్రవరి 2

పరమాణుశక్తి కంట్రోలును గురించి బెర్నార్డ్ బరూచ్ అనే ప్రముఖ అమెరికా విలేఖరి ఈమధ్య ఒక ప్లాను సూచించాడు. పరమాణుశక్తి కంట్రోలు నిబంధనావళిని ఏదేశమైనా మీరినట్లయితే, ఇతర దేశాలు దానిని దురాక్రమణ చర్యగా పరిగణించి, ఆత్మరక్షణకు అవసరమని తోచినచర్యలను తీసుకునే అధికారం ఉండాలని ఈ ప్లాను. ఐక్యరాజ్య ప్రణాళికలోని 51 వ సూత్రాన్ని ఉపయోగించి చేయబడిందట ఈ ప్లాను.

సోవియటు కమ్యూనిస్టుపార్టీ పత్రిక 'ప్రావ్దా' ఈ ప్లానును ఖండిస్తూ ఇలా రాసింది:

"భద్రతాసంఘంలోని ఏకగ్రీవ నిర్ణయ సూత్రం (వీటోసూత్రం)పై అభివృద్ధి నిరోధకులు సాగిస్తున్న దాడికి ఇదొక కొత్త వ్యూహం. 51 వ సూత్రం మిత్రరాజ్యంపై దండయాత్ర జరిగినప్పుడే ఆత్మరక్షణకు అధికారం ఇస్తూంది.

"ఇలాంటి సాయుధ దండయాత్రే దురాక్రమణ అనిపించుకోగలదు. దీనికిపరమాణు

## మిత్రరాజ్యసంస్థ విషయంలో సామ్రాజ్యవాదుల ఆశాభంగం

### స్మట్సు ధిక్కారానికి కారణం

మాస్కో, ఫిబ్రవరి 2

దక్షిణాఫ్రికా భారతీయులపట్ల తన వైఖరిని మార్చుకోవాలని మిత్రరాజ్యసమితి మహాసభ స్మట్సు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నిర్ణయాన్ని పాటించను పొమ్మని స్మట్సు దక్షిణాఫ్రికా శాసనసభలో ఇటీవల ప్రకటించాడు. ఈ వైఖరిని విమర్శిస్తూ సోవియటు ప్రభుత్వపత్రిక 'ఇజ్వెస్టియా' ఈవేళ ఇలా రాసింది:

"ఇతరప్రజలను పీడించడానికి మిత్రరాజ్యసమితి ఒక సాధనంగా ఏమాత్రమూ ఉపయోగపడదని స్మట్సు గుర్తించాడు. అందువల్లనే దానిని ధిక్కరిస్తున్నాడు.

"స్మట్సుకి మిత్రరాజ్యసమితి పావం, ఆశాభంగం కలిగించింది. వెనుకటి నానా జాతిసమితి రోజుల్లోలాగానే ఈనాడు కూడా ఒకవైపు నీతులు బోధిస్తూ మరోవైపు పొరుగుదేశాలపై దురాక్రమణను యధేచ్ఛగా సాగించవచ్చునని స్మట్సు ఆశించాడు. కాని, రోజులు మారిపోయాయి, మిత్రరాజ్యసమితి వైరుధ్య ఆఫ్రికాను అతని బారినుండి తప్పించి తన రక్షణకిందికి తీసుకో నిశ్చయించింది."

శక్తి కంట్రోలు నిబంధనావళిని ఉల్లంఘించడానికి చాల వ్యత్యాసం ఉంది.

"సామ్రాజ్యవాద వర్గాలు, తమకు అవసరం వచ్చినప్పుడు అటంబాంబులను ఉపయోగించుకోడానికి ఏలాంటి ఆటంకాలు లేకుండా చేసుకోడానికి ఇప్పటినుండీ ప్రయత్నిస్తున్నారు. అటంబాంబు ఒకరిపై దెబ్బ తీయడానికే ఉపయోగపడుతుంది గాని, ఆత్మరక్షణకు కాదన్నసంగతి అందరికీ తెలుసు. ఏదో ఒక సాకుచెప్పి, దీనిని ప్రయోగించడానికి ఆటంకం లేకుండా చేసుకోవాలనుకుంటున్నారు. సామ్రాజ్యవాద వర్గాలు. ఇప్పటివారి వాదనలన్నీ ఈ దురుద్దేశానికి ముసుగుమాత్రమే."

## దొంగసాక్ష్యాలకై పోలీసుల తాపత్రయం

### బెజవాడ లాఠీఛార్జిని సమర్థించుకొనే ప్రయత్నం

(మా విలేఖరి)

బెజవాడ, ఫిబ్రవరి 4

ఫిబ్రవరి 2వ తేదీ సాయంత్రం బెజవాడ విద్యార్థి, యువజనుల బహిరంగ సభపై సాయుధ పోలీసులు విచ్చలవిడిగా లాఠీచార్జీ చేయడం, 30 మందికి దెబ్బలు తగలడం అందరికీ తెలిసిన విషయమే.

ఇది ఇలావుండగా ఇవ్వాళ టి వై.ఎస్.పి. సబ్ ఇన్‌స్పెక్టరూ, కొంతమంది పోలీసులూ ప్రజలు తమమీద రాళ్లు వేయగా ఆత్మరక్షణ కొరకు లాఠీ చార్జీ చేయవలసి వచ్చిందని సమర్థించుకోడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ విషయంలో తమకు అనుకూలంగా సాక్ష్యములు సంపాదించడానికి తంటాలు పడుతున్నారు. దెబ్బలు తగిలిన 80 యేండ్ల ముసలమ్మ దగ్గరకు వెళ్ళి నిన్ను కొట్టింది యెవరని అడుగగా, అవిద పొట్టి కర్రలు గలవారే (రిజర్వు) నన్ను కొట్టారని" సమాధానం చెప్పగా లాభంలేదని వెళ్ళిపొయ్యారు. ఇలాగే నవ్వారు వ్యాపారంచేసే మౌలీ అనేసాహెబు భోజనంచేసి హోటలు మెట్లమీద కూర్చుంటే అతన్నికొట్టారు. అతన్నికూడా, పోలీసులు వెళ్ళి, నిన్నుకొట్టింది ఎవరని దబాయించగా, అతడు నన్నుకొట్టింది రిజర్వుపోలీసులని ఖచ్చితంగా చెప్పాడు. ఇకలాభంలేదని పోలీసులు తమకు వ్యతిరేకంగా చెప్పినవారి సాక్ష్యాలను రికార్డుచేయకుండా రహస్యంగా కొంతమందిని పోలీసుస్టేషనుకు తీసుకెళ్లి బెదిరించి తమకు అనుకూలంగా సాక్ష్యము లను రికార్డుచేయుచున్నట్లు తెలుస్తూంది.

## నోటీసు

నందిగామ కాపురస్తులు 1. అబ్దుల్‌నబీ, వారిసమాన్ని అబ్దుల్ రహీం. 3 మహమ్మదు ఖాశిం. 4. అబ్దుల్‌హాది 5. మహమ్మదు యిబ్రహింగార్లు వారితాలూకు M.D.K నెంబరు 934 గల లారీని తేదీ27-9-46 న డిటో గ్రామకాపురస్తులు బైజ్యనాధు దూర్వాల్ గారికి విక్రయముచేసిరి. 6000-0-0 లు అడ్వాన్సు తీసుకొని యున్నారు. కాని ఆ దరిమిలాను సదరు లారీకి సంబంధించిన C and G పర్మిట్లు యెగ్రిమెంటు షరతుల ప్రకారం సకాలములో తెప్పించలేక పోయినందున విక్రయ యెగ్రిమెంటును రద్దుపరచుకొని తాము పుచ్చుకున్న అడ్వాన్సును దూర్వాల్‌గారికి వాపసుచేసి యున్నారు. M. D. K. నెంబరు 934 లారీసన్ని తనపేర పుట్టబడిన C & G పర్మిట్లవిన్నీ దూర్వాల్‌గారు అబ్దుల్ నబీ వగైరాలకు యిచ్చియున్నారు. 12-1-47 తేదీన జరిగిన యేర్పాట్లప్రకారం C & G పర్మిట్లు దూర్వాల్‌గారిపేరనుండి తమపేర్లకు ట్రాన్సుఫరు చేయించుకునే బాధ్యత అబ్దుల్ నబీ వగైరాలపైన వున్నది. లారీ రిజిస్ట్రేషన్ తనపేరనున్న కారణంచేత ట్రాన్సుఫరు అయేలోపుగా యేదైనా కేసులలో యిన్వాల్వు అయేయెడల సదరు నష్టపరిహారము క్రింద దూర్వాల్‌గారివద్ద రూ. 500-0-0 లు డిపాజిటుగా వుంచివున్నారు. ఇది అంతయూ సదరు వ్యక్తులమధ్య అప్పట్లో వున్న స్నేహభావములనుబట్టి యేర్పాటు చేసుకోబడ్డది. ఆ దరిమిలాను అబ్దుల్ నబీ వగైరాలు దుర్వ్యత్తిలో ప్రవేశించి దూర్వాల్‌గారి సరుకును సదరు లారీలో బెజవాడకు కిరాయికి తీసుకొనిపోవుటకు సరుకును లారీలో వేసుకుని దూర్వాల్‌గారి బెజవాడ ఆఫీసులో డెలివరీ యివ్వక సదరు సరుకును హరించి రూ 4,200 లు నష్టము కలుగజేసి వున్నారు. అందువిషయమై సదరు వ్యక్తులపైన క్రిమినల్ సివిల్ చర్యలు నడుచుచున్నది. యీ సందర్భములలో లారీయొక్క C and G పర్మిట్లు దూర్వాల్‌గారి పేరున అమలులోవున్న కారణంచేత వారిని నష్టపరచుటకుగాను అబ్దుల్ నబీ వగైరాలు సదరు లారీ రన్నింగు విషయంలో నేరములు చేయనున్నారని దూర్వాల్‌గారికి యిన్‌ఫర్‌మేషన్ వుంది యున్నది. కాబట్టి సదరు C and G పర్మిట్లను తనపేర వుంచుకొనుటకు యిష్టములేదనిన్నీ వెంటనే సదరు C and G పర్మిట్లను తమపేర ట్రాన్సుఫరు చేయించుకోవలసినదనిన్నీ 25-1-47 తేదీని టెలిగ్రాం నోటీసు యిచ్చివున్నప్పటికీ వారు యింతవరకు ఆ ప్రయత్నం చేయుటలేదు, కాబట్టి సదరు M. D. K. నెంబరు 934 లారీతో బైజ్యనాధ్ దూర్వాల్‌గారికి యే విధమైన సంబంధములేదనిన్నీ సదరు లారీ నడుపు సందర్భములో కలిగే నేరములకుగాని, నష్టములకుగాని దూర్వాల్‌గారికి యేవిధమైన సంబంధములేదనిన్నీ యిందుమూలముగా తెలియచేయడమైనది. సదరు లారీ అబ్దుల్ నబీ వగైరాల పేరుతో ట్రాన్సుఫరు అయ్యేవరకు లారీని నడుపుకొనకుండుటకు వుత్తరువులు దయచేయించగలందులకు పోలీసు వగైరా అధికారులను కూడా యిందుమూలముగా కోరడమైనది.

బెజవాడ,
4—2—47

(సం.) శిష్టు వరప్రసాదశాస్త్రి,
Pleader for Baijanoth Durwal.

## మద్రాసు అసెంబ్లీ చర్చ

(మొదటి పేజీ తరువాయి)

అధికారాలనూ ఆర్డినెన్సుద్వారా ఉంచడం జరిగింది. వీరి నిరంకుశచర్యలనుండి ప్రజలను రక్షించేందుకు, ప్రజాపక్షాలకు ఆటంకం ఏర్పడుతున్నది.

### ప్రజాపక్షాలన్నిటికీ ఇది విరుద్ధం

ఈ ఆర్డినెన్సే చట్టమయితే, ప్రజాభిప్రాయ ప్రకటనే అసాధ్యమవుతుంది. రాజ్యాంగసభ చర్చలుకూడా సాధ్యంకావు. దేశమంతటా ప్రతిష్టంభన ఏర్పడుతుంది.

ఈ ఆర్డినెన్సు కేవలం కమ్యూనిస్టులపైనేగాక మిగతా ప్రజాపక్షాలన్నింటిమీదా దాడి చేయగలదు. రైతుఉద్యమాన్ని, ప్రజా ఉద్యమాలన్నింటినీ నిర్మూలించాలన్న ఉద్దేశంతో ఇది తయారుచేయబడింది.

ఆంధ్రప్రజలందరూ దీనిని అసహ్యించుకుంటున్నారు. ఎందరో కాంగ్రెస్ శాసనసభ్యులు, ఎందరో లీగుసభ్యులు దీనిని వ్యతిరేకిస్తూ మాట్లాడారు. ఈ ఆర్డినెన్సు, కాంగ్రెసు విరుద్ధమయిన, ప్రజలకు విరుద్ధమైన, జాతీయ విరుద్ధమైన చర్య. పార్టీశిక్షణ అనే నిర్బంధమే లేకపోతే ఎందరో కాంగ్రెసు శాసన సభ్యులు బహిరంగంగా దీనిని ఖండిస్తారు.

కమ్యూనిస్టుల విషయంలో ప్రధాని చాల క్రూరంగా ప్రవర్తిస్తున్నాడు. కమ్యూనిస్టులు మంత్రులవద్దకు ఎన్నో రాయబారాలను కొని పోయారు. ఎన్నో నివేదికలిచ్చారు. కాని మంత్రివర్గం వానిని తిరస్కరించి, మా సహకారాన్ని నిరాకరించింది. కమ్యూనిస్టులనే మిరాశీదారుల గూండాలు హత్యచేశారు.

### పక్షపాత దృష్టి

కోయంబత్తూరులో మే 21వ ప్రాంతంలో ఇద్దరు కార్మికులు హత్య చేయబడ్డారు. ఈ విషయమై మంత్రివర్గం మూగనోము పట్టింది. మరి మదురలో ఒక కార్మికుడు చనిపోగా అందుకు రాష్ట్రంలో అంతటా 150 మంది కమ్యూనిస్టులను నిర్బంధించారు. వారిపై కుట్ర కేసు పెట్టడానికి ప్రయత్నం సాగుతున్నది. సమ్మె చేస్తున్నారన్న కారణంగా మలబారు స్పెషల్ పోలీసులు 25 మందిని కాల్చి చంపారు. దేశంలోని ఆర్థిక ఇబ్బందుల మూలంగా సమ్మెలు వస్తున్నవి. దానికి కమ్యూనిస్టులే కారణ మనడంలో అర్థంలేదు.

ప్రబల ఆందోళనను కాంగ్రెస్‌నాయకులు కూడ పూర్వంసాగించారు. ఇప్పుడు రైతులలో అలాగే ఆందోళన బయలుదేరింది.

### ఏ ప్రజల కోసమిది?

ప్రజల రక్షణకై ఆర్డినెన్సును అమలు జరపా మంటున్నారు. ఎవరి ప్రజలు? రైతులా? వ్యవసాయ కూలీలా? లేక జమీందార్లా?

ప్రకాశం కమిటీ నివేదిక ప్రకారం, రైతులు పొలాలను అనుభవిస్తుంటే, మిరాసీదార్లు జమీందారులు వారిని తొలగించేందుకు గూండాలను ఉపయోగిస్తున్నారు. రైతులను నానాహింసలకు గురిచేస్తున్నారు. వారే దౌర్జన్యానికి పూనుకొని పొలాలను బీడులుగా చేస్తున్నారు. వారికే పోలీసులు సాయపడుతున్నారు. రైతులను తొలగించరాదని ప్రభుత్వం ఒకవైపు చట్టాలు ప్రవేశపెడుతుంటే, మరొకవైపు పోలీసులు జమీందార్లతో చేరిపోతున్నారు

### జమీందార్ల యజమానుల దౌర్జన్యాలు

కమ్యూనిస్టులు ఆహారోత్పత్తికి అడ్డు తగలడంలేదు మన్నారుగుడిలో పరిష్కర్త ఇచ్చిన తీర్పును అమలుజరిపేందుకు మిరాశీదార్లు అంగీకరించలేదు. ప్రభుత్వంకూడ ఈ విషయంలో నోరు మెదపలేదు.

కోయంబత్తూరులో కాంగ్రెసు వాదులు కమ్యూనిస్టులుకలిసి కార్మికులకు ఆరునెలల బోనస్ ఇవ్వాలని కోరారు. ఇందుకు అవసరమైతే సమ్మెకుతానే నాయకత్వం వహిస్తానని తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు చెప్పాడు.

తంజావూరులో మిరాశీదారులే భూమిని మైదానంగా మారుస్తున్నారు. ఆంధ్రదేశంలోని కాంగ్రెస్‌కమిటీ ప్రభుత్వానికి ఒక నివేది కనుపంపింది. అందులో జమీందారులు రైతులను పొలాలనుండి వెళ్ళగొట్టేందుకు రౌడీలను ఉపయోగిస్తున్నట్లు స్పష్టంగాఉన్నది.

మేమెన్నటికీ ఉత్పత్తిని కుంటుపరచే విధానమవలంబించమని హామీ ఇస్తున్నాను.

### హింసాప్రోత్సాహమంటే ఏమిటి?

హింసను ప్రోత్సహించే ఉపన్యాసాలు, వానిని పత్రికల్లో ప్రచురించడంపై ఈ ఆర్డినెన్సులో ఎన్నో ఉన్నవి. కమ్యూనిస్టులెన్నడూ హింసను ప్రోత్సహించలేదు. వల్లభాయి పటేలు "కత్తిని కత్తితో ఎదుర్కోవాలి" అన్నారు. ఆ ప్రకటన అన్ని పత్రికల్లోనూ పడింది. ఇలాంటిప్రకటనమద్రాసులో ప్రకటిస్తే, అప్పుడానాయకుడెవరైనా అరెస్టు కావలసిందే.

1942 అగస్టు తీర్మానం, 1857 నాటి భారత స్వతంత్ర సమరాలనుగూర్చి పండిత నెహ్రూ అనేక ప్రసంగాలు చేశారు, వానిని అభినందించారు అవికూడ ఈ ఆర్డినెన్సు క్రింద నేరాలే అవుతాయి.

### 'దేశాభిమాని' ధరావతు

దేశాభిమాని పత్రిక చెల్లించిన ధరావతును ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, కొత్త ధరావతు కట్టమని కోరింది. మాపార్టీ పేదప్రజల పార్టీ. మేమింత చెల్లించుకోవడ మెలాగు? స్వరాజ్య పత్రికకు ఒకప్పుడు ప్రకాశంగారు సంపాదకులు. అప్పుడు పత్రిక ధరావతును ప్రభుత్వం స్వాధీనపరచుకుంది. అనాటి భావాలను వారు స్మరించి చూడాలి. ఇలా అయితే, ఏ పార్టీకూడ పత్రికలను నడపలేక పోతుంది. అలా అరికట్టడమే ప్రభుత్వ చర్యకు పర్యవసానమని తేలుతుంది.

### కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకులంకాము

"మేము కాంగ్రెసు ప్రభుత్వానికి, కాంగ్రెసుపార్టీకి చెడుగు తలంచడంలేదు. మేము మీకు అండగావున్నాము. మేమేది చేసినా దేశ యోగ క్షేమాలకోసమే చేస్తున్నాము. ప్రభుత్వాన్ని ఎదిరించే ఉద్దేశము మాకు లేదు.

### రైతుదే పొలమన్నాడు గాంధీజీ

పొలం రైతుదేనని కమ్యూనిస్టుల దృక్పథాన్ని బలపరుస్తూ గాంధీజీ ఒక ప్రకటన చేశాడు. అదే ప్రకటనను కమ్యూనిస్టులు చేస్తే అది జాతీయ విరుద్ధచర్య ఎలా అవుతుంది?

ఇటీవల ఒక ఇంజనీయరింగు కాలేజీపై యూనియన్ జాక్ ఎగురుతున్నంతవరకు, విద్యార్థులు అందులో తాము ప్రవేశించమన్నారు. కొందరువిద్యార్థులను అరెస్టుచేసి, కొందరికి జరిమానాలు వేశారు. ఇవన్నీ కమ్యూనిస్టులమీద తోసేటట్టున్నారు. ఇదెక్కడి న్యాయం?

ఈ ఆర్డినెన్సును చట్టంచేస్తే కాంగ్రెస్ పోతుంది, పార్వర్తుల్లాకు పోతుంది, కేవలం యూనియన్ జాక్ మాత్రమే ఎగురుతుంటుంది. ఇది జాతీయోద్యమానికే విఘాతం కలిగిస్తుంది. కాబట్టి ప్రధాన మంత్రి ప్రతిష్ఠకొరకు ప్రాకులాడక, ఈ ఆర్డినెన్సును ఉపసంహరించి, దీని క్రింద డిటైన్ అయినవారందరినీ విడుదల చేయాలి. అప్పుడాయన ప్రజావిశ్వాసం చూరగొనగలరు."

వెంకటేశ్వర్లుగారు మూడు గంటలు మాట్లాడగోరగా అధ్యక్షుడు ఒకటిన్నగంట మాత్రమే అవకాశమిచ్చారు.

తర్వాత మహ్మద్ ఇస్మాయిల్‌సాహెబ్ తీర్మానాన్ని బలపరచాడు. తన భావాలను గురువారం చెబుతానన్నాడు. ఆరోజు తిరిగి ఈ తీర్మానం చర్చకు వస్తుంది. అసెంబ్లీని బుధవారానికి వాయిదావేశారు.

## పంజాబులో ముస్లిం స్త్రీల అరెస్టు

### ఆర్డినెన్సు వ్యతిరేక ప్రదర్శనలు

లాహోరు, ఫిబ్రవరి 3

ముస్లిం స్త్రీలు ఊరేగింపుగా ప్రభుత్వ భవనంవద్దకువెళ్ళి ప్రదర్శనం చేశారు. పోలీసులు ఊరేగింపులోని పదకొండుమందిని అరెస్టుచేశారు. తర్వాత ఊరేగింపు రెవిన్యూ మంత్రి ఇంటివద్దకు వెళ్ళింది.

అమృతసర్‌లోను ఊరేగింపులు జరిగాయి. పోలీసులు టియర్‌గాసును ప్రజలపై ఉపయోగించారు.

Edited, Printed & Published by Katragadda Rajagopala rao at the Prajasakti Press, Moghalrajapuram, Bezwada. Consulting Editor: M. Chandrasekhara Rao

END OF ISSUE